
సాక్షి
భద్రాద్రి కొత్తగూడెం

ఆదివారం । 10 । డిసెంబర్ । 2023



అనే నేను..

ఉమ్మడి జిల్లా నుంచి గెలుపొందిన పది మంది ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. 8లో



సర్వమత సౌభ్రాతృత్వం..

ఇల్లెందు మండలంలోని హజ్రత్ నాగుల్ మీరా దర్గా సర్వమతాల సంస్కృతికి ప్రతీకగా వెలుగొందుతోంది. 10లో

గరిష్టం / కనిష్టం
29° / 17°

వాతావరణం

జిల్లాలో ఆదివారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పగలు సాధారణ ఉష్ణోగ్రత, రాత్రికి చలి వాతావరణం ఉంటాయి.

న్యూస్‌రీల్

వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం



స్వామి వారి కల్యాణం జరిపిస్తున్న అర్చకులు

అన్నపురెడ్డిపల్లి : మండల కేంద్రంలో కొలువు దీరిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణాన్ని శనివారం అంగరంగ వైభవంగా జరిపించారు. స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకం, అర్చన చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు ప్రసాదాచార్యులు స్వామి వారి కల్యాణాన్ని వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

నేడు జిల్లాకు డిప్యూటీ సీఎం, మంత్రులు

ఖమ్మంవన్‌టౌన్/భద్రాచలం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం జిల్లాకు రానున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక హైదరాబాద్ వెళ్లిన వీరు మంత్రుల హోదాలో తొలిసారిగా జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు ఖమ్మం జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్దకు చేరుకోనున్న మంత్రులకు ఘనస్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుని మాట్లాడతారు. ఆ తర్వాత 11.30 గంటలకు కొత్తగూడెంలో జరిగే సన్మానోత్సవంలో పాల్గొననున్న మంత్రులు.. అక్కడి నుంచి భద్రాచలం వెళ్తారు. భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశాక మధిర మీదుగా తిరిగి ఖమ్మం వస్తారు. కాగా, మంత్రుల పర్యటనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో కోరారు.

జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ‘కంచర్ల’



బాధ్యతలు స్వీకరిస్తున్న చంద్రశేఖర్‌రావు

చుంచుపల్లి/సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్‌గా కంచర్ల చంద్రశేఖరరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జెడ్పీ చైర్మన్‌గా ఉన్న కోరం కనకయ్య ఇల్లెందు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయగా, వైస్ చైర్మన్‌గా కొనసాగుతున్న చంద్రశేఖరరావుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా చంద్రశేఖరరావుకు జెడ్పీ సీఈఓ విద్యాలత, డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, ఎంపీడీఓలు రమేష్, రామారావు, మంగమ్మ, కార్యాలయ సిబ్బంది శ్రీనివాసరావు, నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బాధ్యతలు స్వీకరించిన అనంతరం కంచర్ల మర్యాదపూర్వకంగా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలను కలిశారు.

కేటీపీఎస్ ఆరో దశలో మరమ్మతులు పూర్తి

- 25 రోజుల తర్వాత అందుబాటులోకి విద్యుదుత్పత్తి

పాల్వంచ : కేటీపీఎస్ 6వ దశ కర్మాగారంలో వార్షిక మరమ్మతులు పూర్తయ్యాయి. 500 మెగావాట్ల సామర్థ్యం గల 11వ యూనిట్‌లో గత నెల 16న వార్షిక మరమ్మతుల నిమిత్తం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. అధికారులు, ఇంజనీర్లు, ఆర్టిజన్ కార్మికులు 25 రోజుల పాటు శ్రమించి పనులు పూర్తి చేయడంతో శనివారం యూనిట్‌ను పునరుద్ధరించి రాష్ట్ర గ్రిడ్‌కు ఉత్పత్తిని అనుసంధానం చేశారు.

రేపు ప్రజావాణి ప్రారంభం

సూపర్‌బజార్(కొత్తగూడెం): ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం తిరిగి ప్రారంభించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజావాణి నిర్వహిస్తామని, ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందజేయాలని సూచించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని ఆదేశించారు.



తుపానుతో దెబ్బతిన్న వరి పంట

దేవుడే దిక్కు!

జిల్లా వ్యాప్తంగా ‘మిచాంగ్’ ప్రభావం

- అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు
- నష్టం అంచనాకు చర్యలు చేపట్టని యంత్రాంగం
- ఆదుకోవాలని రైతుల వేడుకోలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల హడావిడి ముగిసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతా సవ్యంగా సాగుతున్న దశలో మిచాంగ్ తుపాను వచ్చి పడింది. భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. చేతికందే దశలో ఉన్న పంట చేనులోనే నేలకొరిగింది. కష్టాల్లో ఉన్న రైతుకు అండగా ఉండేందుకు ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులెవరూ రావడం లేదు. చివరకు తమకు దేవుడే దిక్కు అన్నట్టుగా రైతుల పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో జిల్లా ముద్దుబిడ్డ తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి అసెంబ్లీకి ఎన్నికై ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే తుమ్మలకు వ్యవసాయంపై మక్కువ ఎక్కువ. బిజీ షెడ్యూల్‌లోనూ వీలు చూసుకుని దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి ఆయన వస్తుంటారు. సాగులో ఉన్న ఇబ్బందులపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు, వాటిల్లిన నష్టంపై మంత్రి దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

పంటలు వర్షార్పణం..

మిచాంగ్ తుపాను ప్రభావంతో ఈనెల 4 నుంచి జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు మొదలయ్యాయి. ముఖ్యంగా 5, 6 తేదీల్లో అంతటా భారీ వర్షాలు కురిశాయి. ఈనెల 5న జిల్లా సగటు వర్షపాతం 9.4 సెంటీ మీటర్లు కాగా, 6న ఏకంగా 16.2 సెంటీ మీటర్లుగా నమోదైంది. ఈ రెండు రోజుల్లో అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో అయితే రాష్ట్రంలోనే అత్యధిక వర్షం కురిసింది. సాధారణంగా డిసెంబర్ నెలంతా కలిసి సగటు వర్షపాత కేవలం ఒక సెం.మీ. కాగా. రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో వరుసగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి, పత్తి, వేరుశనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వానలు తగ్గినా మబ్బులు మరో రెండు, మూడు రోజుల పాటు కొనసాగడంతో ఈ నష్టం మరింతగా పెరగనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

- వరి పంట కోత దశలో ఉన్న ఈ తరుణంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అన్ని చోట్ల వరి పైరు నేలకూలింది. వర్షపు నీటిలో వరి కంకులు నానడంతో ధాన్యం రంగు మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగు మారిన ధాన్యానికి మార్కెట్‌లో ధర తక్కువ పలుకుతుంది. దీంతో నారు పోసింది మొదలు కోత దశ వరకు పెట్టుబడి పెట్టడంతో పాటు చేసిన కాయకష్టం అంతా ఆశించిన ఫలితం ఇవ్వకుండా పోతుందని కంగారు పడుతున్నారు.
- ప్రస్తుతం పత్తి కాయలు చేతికి వచ్చాయి. కానీ వానల కారణంగా పత్తి చేనులో పూలన్నీ తడిసి ముద్దయ్యాయి. మొక్కలు వంగిపోయాయి. వానలు వెలిసిన తర్వాత వెంటనే ఎండలు రాకపోవడంతో పత్తిలో ఉన్న తడి కారణంగా రంగు మారుతోంది. దీంతో నాణ్యత దెబ్బతిని మార్కెట్‌లో సరైన ధర రావడం కష్టమేనని రైతులు ఆవేదన చెందుతున్నారు.
- గతేడాది వేరుశనగ పంట సాగు చేసిన రైతులు మంచి లాభాలను కళ్లచూశారు. మరోసారి వేరుశనగతో లాభాలు ఉంటాయని అంచనా వేసిన రైతుల ఆశలు అకాల వర్షాలకు అడియాసలు అయ్యాయి. భారీ వర్షం కారణంగా వేరుశనగ రైతులకు ఇక్కట్లు తప్పేలా లేవు. ముఖ్యంగా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఆశించిన ధర దక్కడం కష్టమేనని అక్కడి రైతులు అంటున్నారు.
- వాణిజ్య పంటైన మిర్చికి గతేడాది మంచి లాభాలు వచ్చాయి. దీంతో ఈసారి జిల్లాలో మిర్చి సాగు పెరిగింది. అయితే మిచాంగ్ తుపానుతో ఈ పంటకు సైతం భారీ నష్టం వాటిల్లింది.



బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంలో పత్తి చేనులో రక్షణగా ఆంజనేయుడి జెండా

‘బంధు’తో అన్నీ బంద్..

రైతుబంధు పథకం అమల్లోకి రాకముందు అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేది. వానలు తగ్గిన వెంటనే వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించేవారు. ఒక మండలంలో సాగు చేసిన పంటలో 50 శాతానికి మించి అకాల వానలతో నష్టపోతే దాన్ని పరిగణనలోకి తీసుకునే వారు. గ్రామాల వారీగా నష్టపోయిన రైతులు, పంటల వివరాలకు తగ్గట్టుగా పరిహారం అందేది. కానీ గత ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన తర్వాత పంట నష్టాన్ని అంచనా వేయడం, పరిహారం చెల్లించడం వంటి పనులు ఆపేసింది. సాగులో రైతుకు ప్రభుత్వం తరఫున అందే సాయం మొత్తాన్ని రైతుబంధు రూపంలో ఇవ్వడానికే మొగ్గు చూపింది. అయితే మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతుబంధుతో పాటు పంట నష్టం కూడా చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

గంగమ్మకు ఘన హారతి



గోదావరి మాతకు హారతులు సమర్పిస్తున్న రామాలయ అర్చకులు

- రామయ్య పాదుకలకు ప్రత్యేక పూజలు
- పులకించిన గోదావరి నదీ తీరం

భద్రాచలం: జగదభి రాముడు కొలువై ఉన్న దక్షిణ అయోధ్యలో గోదావరి మాతకు నదీహారతి వేడుక ఆద్యంతం కనులపండువగా సాగింది. భక్తులు ఎంతో పవిత్రంగా, నిష్ఠగా పూజలు నిర్వహించే కార్తీక మాసంలో బహుళ ద్వాదశి రోజున అందిన హారతి, పూజలతో గోదారి తల్లి పులకించింది. శనివారం రాత్రి గోదావరి వద్ద జరిగిన ‘పుణ్య నదీ హారతి’తో భద్రగిరిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

భక్తుల కోలాటాల నడుమ..

కార్తీక మాసం బహుళ ద్వాదశి రోజున గోదావరి మాతకు నదీ హారతి సమర్పించడం దశాబ్ద కాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా మేళతాళాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారి పాదుకలను ఊరేగింపుగా తీసుకొచ్చి కరకట్ట కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చారు. అర్చకులు మొదట విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, అష్టోత్తర శతనామార్చన, చతుర్వేద పారాయణం నిర్వహించారు. వేదపండితులు కార్తీకమాసం, నదీహారతి విశిష్టతను భక్తులకు వివరించారు.

పసుపు, కుంకుమ, హారతుల సమర్పణ..

రామాలయ అర్చకులు, వేద పండితులు గోదావరి మాతకు పసుపు, కుంకుమ, వస్త్రాలు సమర్పించారు. నది మధ్యలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పడవలో అర్చకులు ద్వయ, కుంభ, అష్ట, నక్షత్ర, ద్వాదశ హారతులు ఇచ్చారు. భక్తులు సైతం గోదావరిలో దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, ఏఈఓ భవానీ రామకృష్ణ, ఈఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, దేవస్థానం అధికారుల ప్రచార లోపంతో భక్తుల సంఖ్య తక్కువగా కనిపించింది.

రామాలయంలో సుదర్శన యాగం



సుదర్శన హోమం నిర్వహిస్తున్న అర్చకులు

శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం చిత్తా నక్షత్రం సందర్భంగా సుదర్శన యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలను జరిపారు. స్వామివారికి అంతరాలయంలో సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మ వారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

నేడు ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష

కొత్తగూడెంఅర్బన్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షను ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చుంచుపల్లి, బాబూక్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు కొత్తగూడెంలోని సింగరేణి ఉన్నత పాఠశాల కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు పొందాలని, గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలోని పాఠశాలల్లో 8వ తరగతి చదివే 536 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే స్కాలర్‌షిప్‌నకు అర్హత సాధిస్తారని పేర్కొన్నారు.

బస్సుల్లో సందడి !

- ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం షురూ
- కొత్తగూడెంలో ప్రారంభించిన కలెక్టర్ ప్రియాంక ఆల



ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ ప్రియాంక ఆల

చుంచుపల్లి : రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ పథకాన్ని కలెక్టర్ ప్రియాంక ఆల శనివారం కొత్తగూడెంలో ప్రారంభించారు. అనంతరం ఆమె పల్లె వెలుగు బస్సులో మహిళలతో కలిసి రామవరం నుంచి కొత్తగూడెం బస్టాండ్ వరకు ప్రయాణం చేశారు. జిల్లాలోని భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు బస్టాండ్లలోనూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు ఉచిత ప్రయాణం చేసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. పలు రూట్లకు వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు రద్దీగా కనిపించాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మహాలక్ష్మి పథకం మహిళలకు వరం లాంటిదని అన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థినులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఇందుకోసం ఏదైనా గుర్తింపు కార్డు చూపించాలన్నారు.



ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణం చేస్తున్న కలెక్టర్

ఆరోగ్యశ్రీ పోస్టర్లు ఆవిష్కరణ

సింగరేణి(కొత్తగూడెం): రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రభుత్వం రూ.10 లక్షల విలువైన వైద్య సౌకర్యాన్ని ఉచితంగా అమలు చేయాలని నిర్ణయించగా, ఇందుకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ప్రియాంక ఆల రామవరంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గతంలో రూ.5 లక్షల విలువైన వైద్య సేవలు అందించేవారని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచారని తెలిపారు. శనివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా జిల్లాలోని 2,93,806 మంది పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని, జిల్లాలోని 9 ప్రభుత్వ, 4 ప్రైవేట్ ఆస్పత్రుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం భవానీప్రసాద్, డీఎం వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శిరీష, కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కుమారస్వామి, కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, మోరే రూప, మునిగడప పద్మ, భూక్యా శ్రీనివాస్ పాల్గొన్నారు.



రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్లు ఆవిష్కరిస్తున్న కలెక్టర్, డీఎంహెచ్‌ఓ, జెడ్పీ చైర్మన్

ప్రమాణ స్వీకారం చేస్తున్న మధిర, పాలేరు, ఖమ్మం ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు







మనోళ్లు కీలకం !

మంత్రులు ముగ్గురికి ప్రధాన శాఖలు

- డిప్యూటీ సీఎం భట్టికి ఆర్థిక, విద్యుత్‌శాఖ
- పొంగులేటికి రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖలు
- తుమ్మలకు వ్యవసాయం, అనుబంధ, చేనేత శాఖలు
- ఉమ్మడి జిల్లా అభివృద్ధికి వేగంగా అడుగులు పడే అవకాశం

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత శాఖలు దక్కాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురికి మంత్రివర్గంలో చోటు కల్పించడమే కాక కీలకమైన శాఖలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేటాయించడం విశేషం. జిల్లాకు చెందిన జలగం వెంగళరావు 1968లో హోంశాఖ మంత్రిగా పనిచేయగా.. 1973 నుంచి 1978 వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనే కాక శీలం సిద్ధారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రాంరెడ్డి వెంకటరెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ తదితరులు జిల్లాపై పట్టు చూపించారు. మళ్లీ ఇప్పుడు జిల్లాకు చెందిన ముగ్గురు ప్రధాన నేతలకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించే అవకాశం దక్కగా... ఉమ్మడి జిల్లా అభివృద్ధికి వేగంగా అడుగులు పడతాయని ప్రజలు భావిస్తున్నారు.

ఖమ్మంకు ప్రాధాన్యత

జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, పాలేరు, ఖమ్మం ఎమ్మెల్యేలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యం లభించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు ఆర్థిక, విద్యుత్ శాఖ, పొంగులేటికి రెవెన్యూ, గృహనిర్మాణం, పౌర సమాచార శాఖలు, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయం, మార్కెటింగ్, కో ఆపరేటివ్, చేనేత శాఖలను కేటాయించారు. భట్టి గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ప్రభుత్వ చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. దీంతో ఈసారి ఆయనకు ప్రభుత్వంలో రెండో స్థానం దక్కింది. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. టీడీపీ హయాంలో చిన్ననీటి పారుదలశాఖ, ప్రొహిబిషన్, భారీ, మధ్య తరహా నీటిపారుదల శాఖ, ఎక్సైజ్, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఈసారి అసెంబ్లీ బరిలో దిగగా.. ఘన విజయం సాధించడంతో మంత్రి పదవి దక్కింది.

ఉద్దండుల ప్రాతినిధ్యం

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గతంలో అతిరథ మహారథులు రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. ఇందులో జలగం వెంగళరావు 1973 నుంచి 1978 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు 1968లో కాసు బ్రహ్మానందరెడ్డి సారథ్యాన జలగం హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ కాలంలో నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచివేశారు. ఆ తర్వాత జిల్లాను అభివృద్ధిలో ఉరకలెత్తించిన నేతల్లో శీలం సిద్ధారెడ్డి కీలకంగా నిలుస్తారు. జిల్లా నుంచి తొలి మంత్రిగా 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో ఆయన నీటి పారుదల, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1971లో పీవీ.నరసింహారావు మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా విధులు నిర్వర్తించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి పరంగా జలగం, సిద్ధారెడ్డి హయాంలోనే కొత్త పుంతలు తొక్కింది.

అభివృద్ధిని కొనసాగిస్తూ..

ఆ తర్వాత మంత్రులుగా పనిచేసిన పలు పార్టీల నేతలు ఆ అభివృద్ధిని ముందుకు కొనసాగించారు. వీరిలో తుమ్మల నాగేశ్వరరావు 1985, 1995, 1996, 1999, 2001లో మంత్రిగా పనిచేసి జిల్లాకు కొత్త రూపు తీసుకొచ్చారు. అలాగే 1988 ఏడాది టీడీపీ హయాంలో కొత్తగూడెం నుంచి కోనేరు నాగేశ్వరరావు చిన్ననీటిపారుదల శాఖ మంత్రిగా, 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి జలగం ప్రసాదరావు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో, 2004లో సంభాని చంద్రశేఖర్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా, 2008లో వనమా వెంకటేశ్వరరావు వైద్యవిధాన పరిషత్ మంత్రిగా పనిచేశారు. అలాగే, వైఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రాంరెడ్డి వెంకటరెడ్డి సహకార, కార్మిక, ఉద్యానవన శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలోనూ మంత్రిగా పనిచేశారు. బీఆర్‌ఎస్ రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత ఖమ్మం నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న పువ్వాడ అజయ్‌కుమార్‌కు రవాణా శాఖ మంత్రి బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన ఖమ్మం నియోజకవర్గంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి దోహద పడ్డారు.

ఎమ్మెల్యేల ప్రమాణం

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన మూడో శాసనసభలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎన్నికైన పది మంది శాసనసభ్యులు శనివారం ప్రమాణం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మట్టా రాగమయి, మాలోతు రాందాస్‌నాయక్, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సమయంలో ఆనందం వ్యక్తం చేశారు.

క్లుప్తంగా

ముక్కోటి ఆహ్వాన పత్రికలు అందజేత..



మంత్రి పొంగులేటిని సత్కరిస్తున్న ఆలయ అర్చకులు, ఈఓ

భద్రాచలం: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి భద్రాద్రి రామాలయ ఈఓ రమాదేవి, వేద పండితులు శనివారం హైదరాబాద్‌లో స్వామి వారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించారు. ఈనెల 22, 23 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వారా దర్శనం వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానపత్రిక అందజేశారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబసభ్యులకు సైతం ఆహ్వాన పత్రికలు అందించామని ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాలువలకు మరమ్మతులు చేపడతాం



వెంకమ్మ చెరువు కాలువను పరిశీలిస్తున్న ఈఈ తదితరులు

అశ్వారావుపేటరూరల్: మిచాంగ్ తుపానుతో దెబ్బతిన్న చెరువు కట్టలు, గండ్ల పడిన కాలవలకు మరమ్మతులు చేపడతామని నీటి పారుదల శాఖ ఈఈ సురేష్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని ఊట్లపల్లి వద్దగల వెంకమ్మ చెరువు కుడి కాలువ, తిరుమలకుంట వద్దఉన్న గుండేటి వాగు చెరువు, గుమ్మడవల్లి వద్ద పెద్ద వాగు ప్రాజెక్టు కాలువలు చోట్ల వరదధాటికి కోతకు గురై గండ్లు పడ్డాయి. శనివారం ఈఈ పరిశీలించి మాట్లాడారు. తుపాను కారణంగా దెబ్బతిన్న కాలువలు, చెరువు కట్టలను ఇప్పటికే గుర్తించామని తెలిపారు. తక్షణ మరమ్మతులకు సుమారు రూ.20 లక్షల వ్యయంతో అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు పేర్కొన్నారు. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ, డీఈఈ కృష్ణ, ఏఈఈ కేఎన్‌బీ కృష్ణ, పలువురు రైతులు ఉన్నారు.

అదృశ్యమైన విద్యార్థినులు తల్లిదండ్రుల చెంతకు..

కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించిన సీడీపీఓ

ఇల్లెందు: ఇల్లెందు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల(ఓల్డ్) నుంచి 5,6 తరగతులు చదువుతున్న, ఏడిప్పలగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమై శనివారం గుండాల మండలం లక్ష్మీపురంలో ప్రత్యక్షమయ్యారు. శుక్రవారం ఉదయం పాఠశాల నుంచి వెళ్లిన వీరు లక్ష్మీపురంలోని బంధువుల ఇంటికి చేరారు. అయితే కుటుంబీకులు, హెచ్‌ఎం పద్మ, ఏటీడీఓ రూపాదేవిలు పిల్లల ఆచూకీ లభించలేదని ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. బంధువుల ఇంట్లో ఉన్నారని తెలియడంతో హెచ్‌ఎం, ఏటీడీఓ, తల్లిదండ్రులు వెళ్లి తీసుకొచ్చారు. విచారించిన పోలీసులు సీడీపీఓ లక్ష్మీ ప్రసన్నకు అప్పగించగా, ఆమె కౌన్సెలింగ్ నిర్వహించి తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయాన్ని ఎస్‌ఐ రవూఫ్ ధ్రువీకరించారు. బాలికలు ఇంటికి చేరటంతో తల్లిదండ్రులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా అన్ని హాస్టళ్లలో విద్యార్థినులపై శ్రద్ధ వహించాలని సూచించినట్లు ఏటీడీఓ రూపాదేవి తెలిపారు.

బీజేపీ నేతను హతమార్చిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో ఘటన

చర్ల: గని కార్మికులను దోపిడీ చేస్తున్నాడనే నేపంతో మావోయిస్టులు ఒక బీజేపీ నాయకుడిని హతమార్చిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. నారాయణపూర్ జిల్లా బీజేపీ జనపద్ అధ్యక్షురాలి భర్త, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోమల్ మాంగి అందాయ్ గని పనుల్లో కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గనిలో పని చేస్తున్న కార్మికులను దోపిడీ చేయడం తగదని, పద్ధతి మార్చుకోవాలని గతంలో పలుమార్లు హెచ్చరించారు. అయినా కోమల్ వ్యవహారంలో మార్పు రాలేదని ఆరోపిస్తున్న మావోయిస్టులు.. చోటేడోంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయానికి శనివారం వెళ్లిన బీజేపీ నేతను ఆలయం వద్దే గొడ్డళ్లతో నరికి హతమార్చారు. ఈ మేరకు మృతదేహం వద్ద లేఖ వదిలి వెళ్లారు.

రెప్పపాటులో తప్పిన ప్రమాదం

నేలకొండపల్లి: ఇటీవల ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఇల్లు కూలి దంపతులు మృతి చెందిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం రెప్పపాటులో తప్పింది. నేలకొండపల్లి మండలం మంగాపురంతండాకు చెందిన భూక్యా కాంతి శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఇంటి పైకప్పు కుప్పకూలింది. తాజా వర్షాలతో శిథిలావస్థకు చేరిన ఇంటి కప్పు తడవడంతో ఈ ఘటన జరిగింది. అయితే, కాంతి నిద్రిస్తున్న మంచం పక్కనే ఇంటి వాసాలు, పెంకులు కూలగా ఆమె భయంతో బయటకు పరుగులు తీసింది. స్థానికులు చేరుకుని ఆమెను బంధువుల ఇంటికి పంపించారు.

అనే నేను...

- ప్రమాణ స్వీకారం చేసిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు
- గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటాం..
- ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని వెల్లడి

తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం కొలువుదీరింది. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి ఎన్నికైన మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ మట్టా రాగమయి, జారె ఆదినారాయణ, మాలోతు రాందాస్‌నాయక్, డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈమేరకు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలతో 'సాక్షి' ఫోన్‌లో మాట్లాడగా వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు.


సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం

ఖమ్మంరూరల్: ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తా. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు మొదలుకాగా, మిగిలిన గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలులోకి వస్తాయి. ప్రజాప్రభుత్వంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యాన పూలే భవన్ సాక్షిగా నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి వెల్లువలా వస్తున్నారు. నన్ను అత్యధిక మెజార్టీతో పాలేరు రుణం తీర్చుకోలేనిది. ఉమ్మడి జిల్లా ప్రజల ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టినందుకు ఆనందంగా ఉండగా.. వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా.

– పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి (పాలేరు ఎమ్మెల్యే)



సమస్యల పరిష్కారానికి కృషి



బూర్గంపాడు: పినపాక నియోజకవర్గంలో పేరుకుపోయిన ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చిన ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా పెంచింది. మిగిలిన ఆరు గ్యారంటీల అమలు కూడా త్వరలోనే మొదలవుతుంది. నియోజకవర్గంలోని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతోపాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.

– పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే

చాలా సంతోషంగా ఉంది..



అశ్వారావుపేట: తొలిసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం సంతోషకరంగా ఉంది. నిరంతరం ప్రజా సేవలో ఉన్న నాకు మరింత సేవ చేసే అవకాశాన్ని నియోజకవర్గ ప్రజానీకం ఇచ్చింది. శాసనసభ్యుడిగా నా వంతు సేవ, అభివృద్ధి చేసి అందరి మన్ననలు పొందుతా. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.

– జారె ఆదినారాయణ, అశ్వారావుపేట ఎమ్మెల్యే

విద్య, వైద్యంపై దృష్టి సారిస్తా..



సత్తుపల్లి: మట్టా కుటుంబం నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా శాసనసభకు వెళ్లడాన్ని మాటల్లో చెప్పలేను. స్వయంగా వైద్యురాలినైన నేను అందరికీ మెరుగైన వైద్యసేవలు, విద్య అందించడాన్ని ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అందరికీ అందేలా కార్యాచరణ రూపొందించుకుని ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొచ్చేలా పనిచేస్తా. స్థానికురాలినైనా నాకు ప్రజలు నేరుగా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటాను. సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో పని చేస్తా. నన్ను ఆశీర్వదించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.

– డాక్టర్ మట్టా రాగమయి, సత్తుపల్లి ఎమ్మెల్యే

మరోమారు ప్రజలకు సేవ చేసే అవకాశం



ఇల్లెందు: రెండో దఫా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటం ఆనందంగా ఉంది. తద్వారా ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు మరోమారు సేవ చేసే అవకాశం లభించింది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ఇప్పటివరకు జెడ్పీ చైర్మన్‌గా పని చేసినా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించే అవకాశం ఎమ్మెల్యే పదవి ద్వారా దక్కుతుంది. ఈ అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిది. రానున్న కాలంలో ఈ నియోజకవర్గ అభివృద్ధి, అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి అందరి సూచనల మేరకు ఐదేళ్ల కాలంలో చేపట్టాల్సిన పనుల ప్రణాళిక రూపొందిస్తా. చట్టసభల్లో ఇల్లెందు నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా.

– కోరం కనకయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే

గిరిజన సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తా



వైరా: వైరా నియోజకవర్గంలోని గిరిజనులు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదించి పరిష్కారానికి కృషి చేస్తా. పదేళ్లగా నియోజకవర్గంలో ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించగా.. ప్రజలు ఆశీర్వదించారు. గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడంతో పాటుగా విద్య వైద్య రంగాలకు నిధుల మంజూరుకు కృషి చేస్తా. నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నో ఆశలతో గెలిపించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా ప్రతీ పల్లెలోని ప్రజలకు ఆరు గ్యారంటీలను చేరవేసే బాధ్యతను తీసుకుంటా. సోనియాగాంధీ ఆశించిన బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నం చేస్తా. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రుల సూచనలు పాటిస్తూ అన్ని వర్గాల అభివృద్ధిలో భాగస్వామిని అవుతా.

– మాలోత్ రాందాస్‌నాయక్, వైరా ఎమ్మెల్యే


గొప్ప బాధ్యతగా భావిస్తున్నా..



భద్రాచలం: భద్రాచలం నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టడాన్ని గొప్ప బాధ్యతగా భావిస్తున్నాను. తొలిసారి అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయటం మధురానుభూతి. భద్రాచలం ప్రాంత ప్రజలు నాపై ఉంచిన నమ్మకం, విశ్వాసాన్ని కోల్పోకుండా వారి తరపున వారి సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో నా గొంతు వినిపిస్తా. ప్రజలు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా పనిచేస్తాను.

– డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను...



సింగరేణి(కొత్తగూడెం): ప్రజల ఎదుర్కొనే సమస్యలపై పోరాటాల్లో ఎప్పుడూ ముందు నిలుస్తాం. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో దొరల పాలన నుంచి ఇప్పుడు స్వేచ్ఛాగాలులు పీల్చుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో రెండింటి అమలును ఇప్పటికే ప్రారంభించింది. గత పాలనలో ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి అనేక తిప్పలు పడేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌తో ఆ ఇబ్బందులు తీరినట్లే. కొత్తగూడెం ప్రజలు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. వారి సమస్యలను నా సమస్యలుగా భావించి పరిష్కారానికి పాటుపడతా.

– కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే

ఆదరణ ఫుల్... బస్సులు నిల్

- మొదటి రోజు మహిళలతో నిండిన భద్రాద్రి బస్టాండ్
- సరిపడా బస్సులు లేకపోవడంతో అసహనం



బస్టాండ్‌లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు



మహిళలతో బస్సులో రద్దీ

భద్రాచలంటౌన్: రాష్ట్రప్రభుత్వం మహిళకు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ మహాలక్ష్మి పథకాన్ని శనివారం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ప్రారంభంపై విస్తృత ప్రచారం చేశారు. శనివారం మధ్యాహ్నం పథకాన్ని ప్రారంభించాక మహిళలతో ఆర్టీసీ బస్సులన్నీ రద్దీగా మారాయి. భద్రాచలం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రతిరోజు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వెళ్లేవారు సైతం బస్సుల కోసం రాగా, సాయంత్రానికి బస్టాండ్ మహిళలతో నిండిపోయింది. అయితే, బస్సులు సరిపడా లేకపోవడం, సమయానికి రాకపోవడంతో మహిళలు అసహనానికి లోనయ్యారు. భద్రాచలం బస్టాండ్ నుంచి రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచాలని వారు అధికారులను కోరారు.

రోజువారీ సర్వీసులు ఇవే..

భద్రాచలం డిపో నుంచి ప్రతిరోజు 24 పల్లె వెలుగు బస్సులు, 40 ఎక్స్‌ప్రెస్ బస్సులు రాష్ట్రంలోని నలుమూలలకు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం ద్వారా రోజూ 5వేల నుంచి 8వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వారం రోజుల పాటు గమనించాక రద్దీ ఎక్కువగా ఉండే రూట్లను గుర్తించి బస్సుల సంఖ్య పెంచనున్నట్లు డిపో మేనేజర్ బి.రామారావు తెలిపారు.

లారీ బ్రేక్‌డౌన్.. నిలిచిన ట్రాఫిక్



జాతీయ ప్రధాన రహదారిపై నిలిచిన వాహనాలు

వైరారూరల్: మండలంలోని స్టేజీ పినపాక సమీపాన హైలెవెల్ వంతెన మీద శనివారం సాయంత్రం లారీ బ్రేక్ డౌన్ కావడంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తల్లాడ వైపు నుంచి చేపల లోడ్‌తో వైరా వైపు వస్తున్న భారీ లారీ మార్గమధ్య లోని హైలెవల్ వంతెనపై బ్రేక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. జాతీయ రహదారి కావడంతో ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మేడా ప్రసాద్ సిబ్బందితో చేరుకుని బ్రేక్‌డౌన్ అయిన లారీకి మరమ్మతులు చేయించాక ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

సత్తుపల్లిరూరల్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తుపల్లి మండలం నారాయణపురంలో శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలోని చింతలపూడి మండలం అప్పలరాజుగూడెం, టి.నర్సాపురం గ్రామాలకు చెందిన బి.అశోక్, కె.నాగరాజు, కె.శివరామకృష్ణ ద్విచక్రవాహనంపై మల్బరీ మొక్కలు కొనుగోలు చేసేందుకు నారాయణపురం వస్తున్నారు. ఈ క్రమంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి ద్విచక్రవాహనం పడిపోవటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స చేయిస్తున్నారు.

యువకుడి అదృశ్యంపై కేసు

ఖమ్మంఅర్బన్: ఖమ్మం యూపీహెచ్ కాలనీకి చెందిన నిమ్మన అరవింద్ అదృశ్యమైన ఘటనపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు. ఖానాపురంలోని ఒక హోటల్‌లో పనిచేస్తున్న అరవింద్ ఈ నెల 7న పనికి వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ ఆరా తీసినా ఆచూకీ లేకపోవడంతో ఆయన తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

లైంగిక దాడికి యత్నం

అశ్వారావుపేటరూరల్: ఓ వివాహితపై లైంగిక దాడికి యత్నించిన ఘటనలో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై పి.శ్రీకాంత్ కథనం ప్రకారం... మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన హలవతు శశికుమార్ వచ్చి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఘర్షణకు దారితీసిన వాట్సప్ మెసేజ్‌లు

నేలకొండపల్లి: వాట్సప్‌లో పెట్టిన మెసేజ్‌లు ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి. నేలకొండపల్లికి చెందిన శివ అనే వ్యక్తి జిల్లాకు చెందిన మంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా వాట్సాప్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం ఫొటోలు పోస్ట్ చేశాడు. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్, భిక్షం ఆయనను కించపరుస్తూ ఇంకో పోస్టు పెట్టారు. దీంతో పరస్పరం మాటలతో దూషించుకుని, ఘర్షణ పడ్డారు. పోలీసులు విచారణ చేపట్టారు.

జనసేన కేడర్‌కు, పవన్‌కు వార్

- జనసేన వెంట టీడీపీ ఉందని ప్రజలను నమ్మించాలి
- మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య



పాలకొల్లు సెంట్రల్: ప్రస్తుతం జనసేన కేడర్‌కు, పవన్‌కళ్యాణ్‌కు మధ్య వార్ జరుగుతోందని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 'పవన్ ఓట్లు కావాలంటారు.. జనసేన నాయకులు అధికారం కావాలంటారు. ఏది ముందు ఏది వెనుక అని విశ్లేషిస్తే జేజేలు, చప్పట్లు కాదు కావాల్సింది ఓట్లు అని పవన్‌కళ్యాణ్ అంటున్నారు.. ఓట్లు సరే అధికారం సంగతేంటి అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఓట్లు వేసి జనసేనను గెలిపిస్తే అధికారం అదే వస్తుందని పవన్ అంటుంటే.. అధికారం వస్తుందని నమ్మిస్తే ఓట్లు అవే వస్తాయని జనసేన నేతలు అంటున్నారు. తాను కోరుకుంటున్నది అధికారం కాదని, రాష్ట్ర శ్రేయస్సు, ప్రజాశ్రేయస్సు అని పవన్ అంటుంటే.. అధికారం చేజిక్కకుండా ప్రజా శ్రేయస్సు ఎలా సాధిస్తారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు..' అని పేర్కొన్నారు. ప్రస్తుతం జనసేన కేడర్, పవన్‌కు మధ్య జరుగుతున్న వార్ ఇదని తెలిపారు. తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టడంలో ఆఖరి వరుసలో ఉందని సర్వేలు చెబుతున్నా తన సత్తా చూపించాలనే ఆతృతతో బీజేపీతో కలిసి పవన్ ఎన్నికల రంగంలోకి దిగడం సాహసోపేతమని పేర్కొన్నారు. తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టలేదని తెలిసీ ఓటర్లు తమ ఓట్లను జనసేన-బీజేపీ కూటమికి వేసి ఎందుకు చేతులు కాల్చుకుంటారని ప్రశ్నించారు. ఏపీలో పరిస్థితి మాత్రం వేరని తెలిపారు. పవన్ 60 శాసనసభ సీట్లకు తక్కువ కాకుండా పోటీచేయవచ్చని పేర్కొన్నారు. అధికారం దక్కించుకోవడం పవన్ వంతు అయితే.. జనసేన-టీడీపీ కూటమికి ఓట్లు వేసి నెగ్గించుకోవడం తమ వంతు అని జనసేన కేడర్ దృఢ సంకల్పంతో ఉందని తెలిపారు. జనసేన టీడీపీని కలుపుకొని వైఎస్సార్‌సీపీని ఓడించి రాజ్యాధికారం దక్కించుకోవడానికి, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి దగ్గరలో ఉందని తెలిపారు. టీడీపీ వెనుక జనసేన అని కాకుండా.. జనసేన వెంట టీడీపీ ఉందని చెప్పి మూడునెలల్లో అధికారంలోకి రావడం తథ్యమని ప్రజలను నమ్మించగలగాలని ఆయన పేర్కొన్నారు.


ప్రకాశ్‌రెడ్డి


సుదర్శన్‌రెడ్డి


గిరిధర్‌రావు


నిరూప్‌రెడ్డి



అశోక్‌గౌడ్


మహేందర్‌రెడ్డి

ఏజీ.. ఎవరు!?

'అడ్వొకేట్ జనరల్'కు ప్రభుత్వ పరిశీలనలో పలువురి పేర్లు

- 'న్యాయ'పరంగా సర్కార్‌కు అత్యంత కీలకమైన పోస్టు
- సమర్థత, నమ్మకానికే ప్రాధాన్యం
- నిరూప్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, సుదర్శన్ రెడ్డి, గిరిధర్‌రావు, మహేందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్‌లలో ఒకరికి అవకాశం



సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కీలక పోస్టులు ఎవరికి దక్కుతాయన్న లెక్కలు వేసుకోవడం షురూ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో కీలక బాధ్యత పోషించే అడ్వొకేట్ జనరల్ ఎవరవుతారన్న దానిపై తీవ్ర చర్చ సాగుతోంది. ప్రస్తుత అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ రాజీనామా సమర్పించేందుకు సిద్ధం కావడంతో తర్వాతి ఏజీ ఎవరనేది చర్చాంశనీయంగా మారింది. ఒకసారి ఏజీ రాజీనామా ఆమోదం పొందితే.. జీపీలు, ఏజీపీల నియామకాలన్నీ రద్దవుతాయి. తిరిగి కొత్త వారిని నియమించాల్సి ఉంటుంది. స్పెషల్ జీపీలు, జీపీలు, ఏజీపీల మాట ఎలా ఉన్నా.. ఏజీ, ఏఏజీ ఎవరవుతారనేది న్యాయ వర్గాల్లో చర్చకు తెరలేపింది.

సామాజిక సమీకరణాల కంటే సమర్థతకే మొగ్గు!

'న్యాయ'పరంగా సర్కార్‌కు అత్యంత కీలకమైన పోస్టు ఏజీ కావడంతో నియామకంలో సామాజిక సమీకరణల కంటే సమర్థతకే అవకాశం ఎక్కువ. ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో కీలక కేసులు, అనుకూల కేసుల్లో వాదనలు వినిపించే నేపథ్యంలో నమ్మకంతో పాటు ఇతర అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. న్యాయవాదుల చట్టం 1961 సెక్షన్ 16(2), రాజ్యాంగంలోని అధికరణం 165 కింద అడ్వొకేట్ జనరల్ నియామకం జరుగుతుంది.

తెలంగాణ హైకోర్టు ఏజీలు వరుసగా...

- కె.రామకృష్ణారెడ్డి (2014 నుంచి 2017 వరకు)
- దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి (2017 నుంచి 2018 వరకు)
- బీఎస్ ప్రసాద్ (2018 నుంచి 2023 వరకు)

ఏజీకి ఏయే అధికారాలంటే..

- రాష్ట్రంలోని ఏ కోర్టుకైనా హాజరయ్యేందుకు ఏజీకి పూర్తి అధికారం ఉంటుంది.
- చట్టపరమైన విషయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తుంటారు.
- ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు (స్పెషల్ జీపీ), జీపీ, ఏజీపీల నియామకాన్ని చేపడతారు.
- రాష్ట్ర ప్రభుత్వ విశ్వాసం ఉన్నంత వరకు (తొలగించే వరకు) ఏజీ ఆ పోస్టులో కొనసాగుతారు.

ప్రభుత్వ పరిశీలనలో ఉన్న పేర్లు...

పి. నిరూప్ రెడ్డి

సుప్రీంకోర్టులో మూడు దశాబ్దాలుగా న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. సీనియర్ న్యాయవాదిగా సుప్రీంకోర్టులో అర్హత పొందిన తొలి తెలంగాణ వ్యక్తి. 1986లో న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ వేదికగా విశేష కృషి చేశారు. మేఘాలయ అదనపు అడ్వొకేట్ జనరల్‌గా, గోవా రాష్ట్ర సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈయనకు కాంగ్రెస్ పార్టీలోని ఢిల్లీ పెద్దలతో కూడా సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం.

దేశాయి ప్రకాశ్‌రెడ్డి

గతంలోనూ ఉమ్మడి ఏపీ హైకోర్టులో ఏఏజీగా, తెలంగాణ వచ్చిన తర్వాత హైకోర్టులో ఏజీగా పనిచేశారు. 1977లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2000 సంవత్సరంలో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.

గిరిధర్‌రావు

గ్రూప్-1, గ్రూప్-2 వంటి కీలక కేసుల్లో వాదనలు వినిపించి.. విజయం సాధించారు. గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని వేసిన పిటిషన్‌లో వాదనలు వినిపించారు. 38 ఏళ్లు న్యాయవాదవృత్తిలో ఉన్నారు. 2021లో సీనియర్‌గా ప్రమోషన్ పొందారు. బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్లకు ఎన్నికై సేవలందించారు.

పొన్నం అశోక్‌గౌడ్.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా, రెండుసార్లు హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో ప్రభుత్వ న్యాయవాదిగా కూడా విధులు నిర్వహించారు.

ఇంకా..

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో తెలంగాణ నుంచి తొలిసారి ఏజీగా బాధ్యతలు నిర్వహించిన (మాజీ ఏజీ) ఎ.సుదర్శన్ రెడ్డి, రేసు మహేందర్‌రెడ్డి లాంటి సీనియర్ల పేర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు హైకోర్టు న్యాయవాద వర్గాలు పేర్కొంటున్నాయి.

కోటిన్నర కుటుంబాలకు అభయం..

ఆరోగ్యశ్రీ చికిత్సకు రూ.25 లక్షలు

- ఏపీలో ప్రజారోగ్యానికి సంపూర్ణ భరోసానిస్తూ సీఎం జగన్ అడుగులు
- వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో రూ.లక్షలు ఖరీదైన వైద్యం పూర్తి ఉచితం



సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి ఊపిరిలూది పునర్జన్మ ప్రసాదించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించారు. తద్వారా గుండె, కిడ్నీ, న్యూరో లాంటి ఎంత పెద్ద జబ్బులకైనా చేతి నుంచి చిల్లి గవ్వ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందనుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 1,059 నుంచి ఏకంగా మూడు రెట్లకుపైగా పెంచి 3,257కి చేర్చిన సీఎం జగన్ ఇక క్యాన్సర్ లాంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు సైతం పరిమితి లేకుండా వ్యయాన్ని భరించేందుకు సిద్ధమయ్యారు. ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలు అత్యంత సులభంగా పొందేలా ఆధునిక ఫీచర్లతో కొత్తగా కార్డులను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18వతేదీన నూతన మార్గదర్శకాలు జారీ చేయనుంది.

మరిన్ని వివరాలకు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి

దేశ ఆరోగ్య రంగంలో తొలిసారిగా...

ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలు ఆరోగ్యశ్రీ తరహాలో ఉచిత వైద్యం అందిస్తామని హామీలిచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇవ్వగా బీఆర్‌ఎస్ రూ.15 లక్షల వరకూ ఉచిత వైద్యం సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కూడా రాజకీయ పార్టీలు ఇలాంటి హామీలనే ఇచ్చాయి. అయితే దేశంలో ఎక్కడాలేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యానికి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం భరోసా నివ్వడం గమనార్హం. గతంలో క్యాన్సర్ చికిత్సకు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే డబ్బులపై రూ.5 లక్షల వరకు పరిమితి ఉంది. ఆ తర్వాత ఎంత ఖర్చు అయినా రోగులే భరించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ పరిమితిని ఎత్తివేయడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా నిస్తున్నారు.

బల్క్‌డ్రగ్ పార్కు మార్పునకు కేంద్రం ఆమోదం

- కాకినాడ నుంచి నక్కపల్లికి మార్పు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2 వేల ఎకరాల్లో అభివృద్ధి... ప్రభుత్వ భూమిలోనే ఏర్పాటు చేయాలన్న కేంద్రం

సాక్షి, అమరావతి: బల్క్ డ్రగ్ పార్కును కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పార్కును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రూ.2,190 కోట్లతో ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇందు కోసం రూ.1,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. భూమిని రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూరుస్తోంది. అయితే, ప్రభుత్వ భూమి మాత్రమే ఉండాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీంతో కాకినాడ నుంచి నక్కపల్లి ప్రాంతానికి ఈ పార్కును మార్చారు. నక్కపల్లి వద్ద ఏపీఐఐసీ భూమి అందుబాటులో ఉండటం, అక్కడ ఇప్పటికే ఫార్మా రంగానికి చెందిన పలు పరిశ్రమలు ఉండటంతో రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే టెండర్లను న్యాయ పరిశీలనకు (జ్యుడిషియల్ ప్రివ్యూకు) పంపుతామని ఏపీఐఐసీ వీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. న్యాయపరిశీలన అనంతరం ఆమోదం రాగానే టెండర్లు పిలుస్తామని చెప్పారు. చైనా నుంచి ఫార్మా దిగుమతులను అరికట్టాలన్న ఉద్దేశంతో దేశంలో మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ వంటి 16 రాష్ట్రాలతో పోటీ పడి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. పూర్తిగా పర్యావరణహితమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పార్కును అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫార్మా హబ్‌గా తయారవుతుందని, రూ.14,340 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా. ఇక్కడ 30,000 మందికి ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 200కు పైగా ఫార్మా యూనిట్లు ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్కు ద్వారా అదనంగా 100కు పైగా యూనిట్లు వస్తాయని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.

జిల్లా వార్తలు

రామయ్య సన్నిధిలో ఐఏఎస్ అధికారి


ఆలయంలో ఐఏఎస్ అధికారి సూర్యతేజ, తదితరులు

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని ఐఏఎస్ అధికారి, ఏపీలోని ఏలూరు సబ్ కలెక్టర్ సూర్యతేజ శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలోని మూలమూర్తుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదం, జ్ఞాపికను అందజేసి ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్ సాయిబాబు, అధికారులు పాల్గొన్నారు.

ఐఎన్‌టీయూసీ మేనిఫెస్టో విడుదల


ఐఎన్‌టీయూసీ మేనిఫెస్టో విడుదల చేస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఈనెల 27న జరగనుండగా, ఐఎన్‌టీయూసీ మేనిఫెస్టోను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శనివారం హైదరాబాద్ విడుదల చేశారు. తొలుత ఐఎన్‌టీయూ నాయకులు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్‌బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేనిఫెస్టో విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి నాయకులు, కార్యకర్తలు సింగరేణి ఎన్నికల్లోనూ ఐఎన్‌టీయూ విజయానికి పాటుపడాలని కోరారు. కాగా, ఈనెల 20వ తేదీన ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శి డాక్టర్ సంజీవ రెడ్డి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో పర్యటిస్తారని నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, నాయకులు ఆర్‌డీ.చంద్రశేఖర్, వికాస్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సర్వమత సౌభ్రాతృత్వం..

- అన్ని మతాల పండుగలకు వేదికగా 'నాగుల్‌మీరా దర్గా'
- రేపటి నుంచి ఉర్సు ఉత్సవాలు
- ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి తరలిరానున్న భక్తులు


దర్గాలో కొలువుదీరిన హజ్రత్ నాగుల్‌మీరా


దర్గా ప్రాంగణంలో అయ్యప్ప పడిపూజ (ఇన్‌సెట్) దర్గా ప్రాంగణంలో కొలువుదీరిన సీతారాముల విగ్రహాలు

ఇల్లెందురూరల్: అడుగడుగునా ప్రశాంతత ఉట్టిపడుతూ.. ఆధ్యాత్మిక శిఖరంగా, భక్తుల కొంగు బంగారమై విలసిల్లుతున్న క్షేత్రమది.. అదే ఇల్లెందు మండలంలోని అటవీ ప్రాంతంలో కొలువుదీరిన హజరత్ నాగుల్‌మీరా దర్గా మౌలా చాన్ చిల్లా. ఇప్పుడు ఆ సన్నిధి ఉర్సు ఉత్సవానికి ముస్తాబవుతోంది. ఈ నెల 11వ తేదీ సోమవారం చాదర్‌ను, 12వ తేదీ మంగళవారం సందల్‌ను ప్రత్యేక ఊరేగింపుతో నాగుల్‌మీరా దర్గాకు చేరుస్తారు. సర్వమత సౌభ్రాతృత్వానికి వేదికగా నిలుస్తున్న ఈ దర్గా 21వ ఉర్సు ఉత్సవాలకు ముస్తాబవుతున్న నేపథ్యాన కథనం.

మతసామరస్యానికి ప్రతీకగా..

తరాలు మారినా సర్వమతాల సంస్కృతికి ప్రతీకగా వెలుగొందుతోంది హజ్రత్ నాగుల్‌మీరా దర్గా మౌలా చాన్ చిల్లా. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ దర్గాను హిందూ, ముస్లిం, క్రైస్తవులు పెద్ద ఎత్తున దర్శించుకొని ప్రార్థనలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక సంపద, భక్తిశ్రద్ధలకు నిలయమైన ఈ దర్గాను దర్శించుకుని ప్రార్థన చేస్తే మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే ఏటా జరిగే ఉర్సు ఉత్సవాలకు కులమతాలకతీతంగా భక్తులు భారీగా హాజరవుతారు.

అన్ని మతాల పండుగలూ..

అన్ని మతాలకు సంబంధించిన పండుగలు, విశేష కార్యక్రమాలను దర్గాలో నిర్వహిస్తారు. ఏటా సీతారామనవమికి సీతారాముల కల్యాణం, అయ్యప్ప పడిపూజ, క్రిస్మస్, బతుకమ్మ, రంజాన్ వంటి పండుగలను ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయా వేడుకల్లో అన్ని మతాలకు చెందిన ప్రజలు పాల్గొని తరిస్తుంటారు.

21వ ఉర్సు ఉత్సవాలకు వేళాయె..

మతసామరస్యానికి ప్రతీకగా అత్యంత వైభవంగా జరిగే ఉర్సే షరీఫ్ వేడుకలకు హజ్రత్ నాగుల్‌మీరా దర్గా మౌలా చాన్ చిల్లా ముస్తాబవుతోంది. ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున ఉర్సు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఇల్లెందు పట్టణంలోని హజ్రత్ ఖాసీం దుల్హా దర్గా షరీఫ్‌కు సత్యనారాయణపురం శివారు అటవీ ప్రాంతంలో కొలువుదీరిన హజ్రత్ నాగుల్‌మీరా మౌలా చాన్ దర్గా అనుబంధంగా కొనసాగుతోంది. పట్టణంలోని దర్గా షరీఫ్ నుంచి ఉత్సవాలు ప్రారంభమై నాగుల్‌మీరా మౌలా చాన్ దర్గాలో ముగుస్తాయి. హజ్రత్ ఖాసిం దుల్హా దర్గా షరీఫ్‌లో కార్తీక పౌర్ణమి రోజున ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. తిరిగి సత్యనారాయణపురం శివారులోని దర్గాలో అమావాస్య రోజు వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. పట్టణంలోని దర్గా నుంచి ఈ నెల 11వ తేదీన చాదర్‌ను, 12వ తేదీన సందల్‌ను ప్రత్యేక ఊరేగింపుగా నాగుల్‌మీరా దర్గాకు చేరుస్తారు.

ఇరవై ఏళ్ల నుంచి నిర్విఘ్నంగా..

సత్యనారాయణపురం శివారు అటవీ ప్రాంతంలోని హజరత్ నాగుల్‌మీరా మౌలాచాన్ చిల్లాలో 20 ఏళ్లుగా ఉర్సే షరీఫ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉర్సు ఉత్సవాల్లో కీలకమైన జులూస్ వేడుకల్లో పలు జిల్లాలకు చెందిన అయ్యప్ప మాలధారులే కాక హిందువులు, ముస్లింలు పాల్గొంటారు. ప్రత్యేకంగా అలంకరించిన నాలుగు గుర్రాల బగ్గీపై హజ్రత్ నాగుల్‌మీరా నిషానీతో ఇల్లెందు పట్టణంలోని పలు వీధుల్లో కన్నుల పండువగా జులూస్ కొనసాగుతుంది. అలాగే, హజ్రత్ పథకాలతో కూడిన ఒంటెలు, గుర్రాలతో వివిధ రాష్ట్రాలకు చెందిన మత పెద్దలు, మల్లాలు పాల్గొంటారు. జులూస్‌లో మర్ఫీలు ప్రదర్శించే విన్యాసాలు, ప్రదర్శనలు దర్గాలో అగ్గిపునీత కార్యక్రమాలను చూసి తరించాల్సిందే.

పెంపుడు జంతువులు.. పచ్చని అందాలు

హజ్రత్ నాగుల్‌మీరా మౌలా చాన్ దర్గా ప్రాంగణంలో అరుదైన పెంపుడు జంతువులు, పూల మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఎటు చూసినా పచ్చందాల శోభ ఆకట్టుకుంటుంది. దర్గా ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లతో వీటిని పోషిస్తున్నారు. దేశవిదేశాల నుంచి సేకరించిన పూల మొక్కలు, ఆస్ట్రియా, టర్కీ తదితర దేశాల నుంచి తెచ్చిన అరుదైన పక్షులు, కోళ్లు, పావురాలు, కుందేళ్లు, బాతులు, ఈము పక్షులు, కూరగాయల తోటలు, పూల తోటలు, పండ్ల తోటలు ఆకట్టుకుంటాయి. దర్గాలో పూజల అనంతరం భక్తులు కాసేపు పచ్చని పందిళ్ల నడుమ సేదతీరతారు.

గిరిజనుల సమస్యల పరిష్కారానికి రేపు దీక్ష

చర్ల: ఏజెన్సీలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో భద్రాచలంలోని ఏటీడీఓ కార్యాలయం ఎదుట సోమవారం జరిగే దీక్షలకు గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ పిలుపునిచ్చారు. చర్ల మండలంలోని ఉప్పరిగూడెంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి సఫలీకృతమయ్యామని, తద్వారా గిరిజన యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు దక్కాయని తెలిపారు. కాగా, ఎటపాక సమీపాన పాలిటెక్నిక్ నుంచి వయా ఆర్లగూడెం మీదుగా లక్ష్మీనగరం వరకు బస్సు సౌకర్యం, భద్రాచలంలోని మూడు జీపీలకు ఎన్నికలు నిర్వహించాలనే తదితర డిమాండ్లతో చేపడుతున్న దీక్షను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు బూటారి ముత్తయ్య, ఇర్పా సూరిబాబు, తాటి మోహన్‌రావు, తెల్లం సతీష్, బోడిక రవి, మచ్చా వీరాస్వామి, బోడిక నాగేంద్రబాబు, పర్శిక సిద్ధార్థ, సోయం సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

అండర్-19 రాష్ట్ర టీ.టీ. జట్టులో ఖమ్మం క్రీడాకారిణి



జాతీయ స్థాయికి ఎంపికైన నిరీక్షణ


తృతీయస్థానంలో నిలిచిన అండర్-19 బాలుర జట్టు

ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి పాఠశాలల క్రీడా పోటీల్లో భాగంగా హైదరాబాద్‌లో జరుగుతున్న అండర్-19 టేబుల్ టెన్నిస్ టోర్నీలో ఖమ్మంకు చెందిన ఎం.నిరీక్షణ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. తొలిసారిగా జిల్లా నుంచి టేబుల్ టెన్నిస్ జాతీయ స్థాయికి ఆమె ఎంపిక కావడం విశేషం. అలాగే, బాలుర విభాగంలో తరుణ్ ప్రతిభ చాటి రాష్ట్ర జట్టులో స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. ఇక అండర్-19 బాలబాలికల విభాగంలో జిల్లా జట్లు తృతీయస్థానంలో నిలిచాయి. ఈ సందర్భంగా క్రీడాకారులను డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, జిల్లా పాఠశాలలు, జూనియర్ కళాశాలల క్రీడా కార్యదర్శులు కె.నర్సింహమూర్తి, ఎం.డీ.మైసాకలీంతో పాటు జంగాల సునీల్‌కుమార్, కూరపాటి ప్రదీప్‌కుమార్, ఓలేటి సాంబమూర్తి అభినందించారు.

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

ఎస్‌జీపీఏటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు


పరిశ పుల్లయ్య, అధ్యక్షుడు


కె.కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి

ఖమ్మం సహకారనగర్: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం సుపరిపాలన సాగించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌దారుల సంఘం తెలంగాణ(ఎస్‌జీపీఏటీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజేంద్రబాబు కోరారు. ఖమ్మంలోని రిక్కాబజార్ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌దారుల సంఘం జిల్లా సమావేశం పరిశ పుల్లయ్య అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా రాజేంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు పాలనలో మార్పు కోరి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన సాగిస్తూ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈసమావేశంలో రాష్ట్ర బాధ్యులు టి.పురుషోత్తం, బి.నర్సయ్య, ఎస్.యాదయ్య, ఎ.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

ఎస్‌జీపీఏటీ ఖమ్మం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పరిశ పుల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా కె.కృష్ణమూర్తి, కోశాధికారిగా వెంకటేశ్వరరావును ఎన్నుకున్నారు. అలాగే, ఉపాధ్యక్షులు బి.కృష్ణకుమారి, పి.సత్యనారాయణ, ఎం.డీ.శాసిం సాహెబ్, కె.శరత్‌బాబు, కార్యదర్శులుగా ఎ.ప్రకాష్, బి.రాధాకృష్ణమూర్తి, జి.శ్రీనివాసరావు, టి.మురళి, మహిళా కార్యదర్శులుగా వి.లక్ష్మి, ఎం.సరస్వతి, సలహా మండలి సభ్యులుగా ఎం.డీ.అబ్దుల్ ఇబ్బార్, ఎం.డీ.అబ్దుల్ నహీం, పి.సుధాకర్, జి.వెంకటేశ్వరరావు, ఎం.మధు ఎన్నికయ్యారు.

క్రమశిక్షణ, ప్రణాళికతో చదివితేనే లక్ష్యసాధన

ఎస్‌బీఐటీలో వివిధ కంపెనీల ప్రతినిధుల ముఖాముఖి


జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎస్‌బీఐటీ చైర్మన్ గుండాల కృష్ణ

ఖమ్మంసహకారనగర్: విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ప్రణాళికాయుతంగా చదివితేనే లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని ఎస్‌బీఐటీ విద్యాసంస్థల చైర్మన్ గుండాల కృష్ణ, వివిధ కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. ఖమ్మంలోని ఎస్‌బీఐటీలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో కలిసి విద్యార్థులకు శనివారం ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెచ్‌సీఎల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్, టీసీఎస్ కంపెనీ రీజినల్ హెడ్ రిచర్డ్ కింగ్, బిర్లా సాఫ్ట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అబూబకర్, సర్వీస్ నౌ డైరెక్టర్ జి.భాస్కర్ తదితరులు మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. భవిష్యత్‌కు మంచి బాటలు వేసుకునేలా కోర్సులను ఎంచుకుంటే ఫలితం వస్తుందని తెలిపారు. అనంతరం ఐటీ రంగంలో ఉన్న కోర్సులు, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ధాత్రి, అకడమిక్ డైరెక్టర్లు గంధం శ్రీనివాసరావు, శివప్రసాద్, జి.ప్రవీణ్‌కుమార్, రవీంద్రబాబు, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ అమిత్ బిందాజ్, టీపీఓ సరిత తదితరులు పాల్గొన్నారు.